క్లుప్తంగా

శాకంబరిగా తలుపులమ్మ తల్లి



శాకంబరిగా ద్రాక్షారామ తలుపులమ్మ తల్లి

రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామలో బియ్యంపేట వద్ద వేంచేసి ఉన్న తలుపులమ్మ తల్లి శుక్రవారం శాకంబరి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామానికి చెందిన మాణిక్యాంబా మహిళా సమాజం నిర్వాహకురాలు కారుమూరి వజ్రం ఆధ్వర్యంలో అమ్మవారిని వివిధ కూరగాయలతో శాకంబరిగా అలంకరించారు. కుంకుమ, లలితా సహస్రనామ పూజలు చేశారు. ఈ ఏర్పాట్లను కమిటీ సభ్యులు వాసంశెట్టి చిన్ని, వాసంశెట్టి భవానీ శంకర్, బాపూజీ, చిన్ని, బాలం భీమశంకరం, వాసంశెట్టి రవికుమార్, రెడ్డి మణికంఠ పర్యవేక్షించారు. వైస్ ఎంపీపీ నరాల రాజ్యలక్ష్మి, సర్పంచ్ కొత్తపల్లి అరుణ, ఉప సర్పంచ్ పెన్నాడ బుచ్చిరాజు పాల్గొన్నారు.

అలరించిన శ్రీరామనామ సప్తాహం



ఆలయం వద్ద భక్తి గీతాలు ఆలపిస్తున్న శ్రీలలితా పరమేశ్వరి భజన బృందం

రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని ప్రసన్నాంజనేయస్వామి ఆలయ ప్రాంగణం వద్ద స్వామివారి బాలభక్త సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎనిమిదో సప్తాహ కార్యక్రమం రెండో రోజైన శుక్రవారం భక్తులను అలరించింది. చిర్రయానంకు చెందిన శ్రీకోదండరామ బాలభక్త భజన సమాజం, ద్రాక్షారామకు చెందిన అయ్యప్ప భక్తిరంజని, రాజమహేంద్రవరానికి చెందిన శ్రీలలితా పరమేశ్వరీ మహిళా భజన బృందం తదితర 8 భజన బృందాలు భక్తి గీతాలు ఆలపించారు. ఈ ఏర్పాట్లను కమిటీ సభ్యులు ఏలూరి ప్రసాదరావు, బొక్కా భద్రరావు, జోగా శ్రీను, కనకాల ప్రసాద్, అయినవిల్లి సతీష్ తదితరులు పర్యవేక్షించారు. పెట్టా శంకరరావు అన్న సమారాధన నిర్వహించారు. విశాఖపట్నంకు చెందిన పాన రమేష్‌బాబు శిష్య బృందం నేతృత్వంలో శ్రీగీతాచార్య భక్తి గీతాంజలి భజన బృందం వారిచే శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకూ ప్రత్యేక గీతాలాపన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

బాధిత కుటుంబానికి ఆసరా

కాజులూరు: ప్రమాద బాధిత కుటుంబాలకు జగనన్న ప్రభుత్వం ఆసరాగా నిలుస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. గొల్లపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో ఇటీవల ఆటలాడుతుండగా.. అగ్నికుల క్షత్రియుల పేటకు చెందిన శేరు సత్తిబాబు కుమారుడు మనోజ్ చంద్రశేఖర్ (9) ప్రమాదవశాత్తూ మెడకు తాడు బిగించుకుని మృతి చెందాడు. బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంత్రి వేణు రూ.2 లక్షలు మంజూరు చేయించి, శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఊయల తాడుకు, ఉరి తాడుకు తేడా తెలియని ఆ పసివాడు ప్రతి నెల పిల్లల బరువు తూచేందుకు ఉపయోగించే తాడుతో ఊయల ఊగుతూ తాడు మెడకు బిగుసుకుని మృతి చెందాడని అన్నారు. ఈ సంఘటనలో సంబంధిత అంగన్‌వాడీ హెల్పర్‌ను సస్పెండ్ చేశారని మంత్రి చెప్పారు.

సాగు అవసరాలకు అనుగుణంగా నీరివ్వాలి

రామచంద్రపురం: ఖరీఫ్‌లో రైతుల అవసరాలకు అనుగుణంగా సాగునీటిని అందించాలని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆదేశించారు. ఇరిగేషన్ అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. రైతులు సాగునీటి అవసరాలపై విజ్ఞాపనలు చేస్తున్నారన్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఆశించిన స్థాయిలో నీటిమట్టం లేనందు వల్ల రైతులకు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో గోదావరి తూర్పు డెల్టా ఈఈ వెలగా వెంకట రామకృష్ణ, ఏఈలు జీఎల్ నాగరాజు, కె.సుబ్బారావు, ఏఈఈ వి.సుజాత పాల్గొన్నారు.

పశు బీమాను సద్వినియోగం చేసుకోండి

కె.గంగవరం: వైఎస్సార్ పశు బీమాను పాడి రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని రామచంద్రపురం పశుసంవర్ధక శాఖ ఏడీ రామకృష్ణ తెలిపారు. దంగేరు గ్రామంలో శుక్రవారం పశు బీమాపై అవగాహన సదస్సు నిర్వహించారు. సర్పంచ్ కొప్పిశెట్టి రమణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి పాడి పశువుకు మూడేళ్లకు గాను రూ.384, గొర్రెకు సంవత్సరానికి రూ. 36 చెల్లిస్తే బీమా వర్తిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం 100 పశువులకు బీమా చేశారు. ఎంపీటీసీ సభ్యుడు కొప్పిశెట్టి లక్ష్మణ్, మండల పశు వైద్యాధికారి జ్యోతి, పాడి రైతులు పాల్గొన్నారు.

సరికొత్త ఒరబడి..

- సర్వాంగ సుందరంగా సర్కారు బడులు
- ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల జోరు
- జగనన్న విద్యా కానుకలతో ఉరకలేస్తున్న ఆనందం



రాయవరంలో ఆధునీకరించిన నంబర్-1 ప్రాథమిక పాఠశాల భవనం

రాయవరం: సర్కారు బడి సరికొత్త ఒరవడికి నాంది పలికింది.. కార్పొరేట్‌కు ధీటుగా మారింది.. 'నాడు-నేడు' కార్యక్రమంతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.. సకల సౌకర్యాలు సమకూర్చుకుని రారమ్మని ఆహ్వానిస్తోంది.. నిష్ణాతులైన సబ్జెక్టు ఉపాధ్యాయుల బోధనతో మెరుగైన ఫలితాలు అందిస్తోంది.. జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, అమ్మఒడి తదితర పథకాలతో పేద విద్యార్థుల ఇంట విద్యా వెలుగులు విరజిమ్ముతోంది.. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. రాయవరం మండలంలో 33 ప్రాథమిక పాఠశాలలు, 5 ప్రాథమికోన్నత పాఠశాలలు, 8 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 3,642 మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరికి జగనన్న విద్యా కానుకలు ఇప్పటికే అందజేశారు. క్లస్టర్ పరిధిలోని మండపేట, రామచంద్రపురం మున్సిపాలిటీలతో పాటు రామచంద్రపురం, మండపేట, రాయవరం, కె.గంగవరం, కపిలేశ్వరపురం మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 277 ప్రాథమిక, 27 ప్రాథమికోన్నత, 51 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ బడుల్లో 26,769 మంది విద్యార్థులు విద్యాభ్యాసం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ చురుగ్గా జరుగుతోంది.

'పది'ంతల ఉత్సాహం

2022-23 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యార్థులు సాధించిన మార్కులు అందరినీ ప్రభుత్వ పాఠశాలల వైపు చూసేలా చేసింది. అందుకే ప్రభుత్వం జగనన్న ఆణిముత్యాలు పేరిట ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు రూ.3 వేలు, రూ.2 వేలు, రూ.వెయ్యి చొప్పున ఆర్థిక ప్రోత్సాహం అందించింది. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో కూడా ఇదే విధంగా మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు భారీగా నగదు పురస్కారాలను ఇస్తుంది. ఇది విద్యార్థుల్లో జోష్ నింపుతుండగా, తల్లిదండ్రుల్లో కూడా ప్రభుత్వ పాఠశాలల పట్ల మరింత ఆదరణను పెంచుతుంది.



మాచవరంలో విద్యార్థులకు జేవీకే కిట్ల పంపిణీ

రాయవరం మండలంలో పాఠశాలలు

ప్రాథమిక పాఠశాలలు	: 33
ప్రాథమికోన్నత పాఠశాలలు	: 5
ఉన్నత పాఠశాలలు	: 8
మొత్తం విద్యార్థులు	: 3,642
జేవీకే కిట్ల పంపిణీ	: 3,642
నాడు- నేడు	
రెండో దశ పనులు జరిగేవి	: 20 పాఠశాలలు
అంచనా విలువ	: రూ.6.72 కోట్లు

వసతులు మెరుగు

మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం ద్వారా వసతులు మెరుగుపడ్డాయి. ప్రతి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల భర్తీతో పాటు సబ్జెక్టు ఉపాధ్యాయులు ఉండడంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో అడ్మిషన్లు పెరుగుతున్నాయి. బడుల పునః ప్రారంభం రోజునే విద్యార్థుల చేతికి జగనన్న విద్యా కానుకలను అందించారు. ప్రతి విద్యార్థికి మూడు జతల యూనిఫామ్స్, స్కూల్ బ్యాగ్, షూ, రెండు జతల పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, బైలింగ్విష్ పాఠ్య పుస్తకాలు, బెల్టు వంటి సామగ్రిని అందజేశారు. జగనన్న విద్యాకానుక సామగ్రిలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడంతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. అలాగే రోజుకొక మెనూ, వారానికి ఐదు రోజుల కోడిగుడ్లు, వారంలో రోజు విడిచి రోజు చిక్కీ, రాగిజావ అందిస్తున్నారు. ఈ నెల 28న అర్హులైన తల్లుల ఖాతాలకు అమ్మ ఒడిని జమ చేయనున్నారు.

నాణ్యమైన విద్యకు ప్రాధాన్యం



ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ప్రైవేట్ పాఠశాలల నుంచి కూడా విద్యార్థులు వచ్చి చేరుతున్నారు. గతేడాదికి మించి ఈ ఏడాది అడ్మిషన్లు పెరుగుతాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తుండడంతో ఆదరణ పెరుగుతుంది.

–షాలెంరాజు, డీవైఈఓ, రామచంద్రపురం

ఎంతో సంతోషం



ప్రతి సంవత్సరం పాఠశాల పునః ప్రారంభం రోజునే పుస్తకాలు, యూనిఫామ్స్ తదితర విద్యా సామగ్రి ఇస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు. పాఠశాల ప్రారంభం రోజునే విద్యాకానుకలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది.

–బి.లాస్య, ఆరో తరగతి, కుడుపూరు సావరం

కొత్త కొత్తగా ఉంది



బడికి వెళ్లే సమయానికి అంతా కొత్త కొత్తగా ఉంది. నూతన దుస్తులు, షూ, సాక్సులు, నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు ఇలా అన్నీ కొత్తవి టీచర్లు అందజేశారు. జగన్ మావయ్య ఇచ్చిన కానుకలు చాలా బాగున్నాయి. పాఠశాలకు మానకుండా వెళ్లాలనిపిస్తోంది.

–మేడిశెట్టి నాగసౌజన్య, 4వ తరగతి, ఎంపీపీ స్కూల్, జెడ్.మేడపాడు

శ్యాంప్రసాద్ ముఖర్జీ సేవలు చిరస్మరణీయం



మండపేటలో శ్యాంప్రసాద్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న బీజేపీ నేతలు

మండపేట: జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ సేవలు చిరస్మరణీయమని బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ చాట్రాతి జానకిరాంబాబు అన్నారు. స్థానిక వాణి విద్యావిహార్‌లో శుక్రవారం పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు మద్దుల సుబ్బారావు అధ్యక్షతన శాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని నిర్వహించారు. ముఖర్జీ చిత్రపటానికి జానకిరాంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు కోన సత్యనారాయణ తదితరులు పూలమాలలు వేశారు. నాయకులు కోటిపల్లి సాయిరాం, వల్లభనేని రవీంద్రబాబు పాల్గొన్నారు.

కాజులూరు: డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ సేవలు చిరస్మరణీయమని ఆ పార్టీ మహిళా విభాగం నేత, జగన్నాథగిరి ఎంపీటీసీ సభ్యురాలు కొప్పన లక్ష్మి అన్నారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో శ్యాంప్రసాద్ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. జగన్నాథగిరిలో ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు సలాది వీరబాబు ఆధ్వర్యంలో జరిగిన సభలో లక్ష్మి మాట్లాడారు. పార్టీ జిల్లా కార్యదర్శి తలాటం అమ్మాజీ, మండల శాఖ ఉపాధ్యక్షుడు ఒర్రే దొరబాబు పాల్గొన్నారు.

కాంగ్రెస్ నుంచి సతీష్‌కుమార్ సస్పెన్షన్

రామచంద్రపురం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఇసుకపట్ల సతీష్‌కుమార్‌ను పార్టీ నుంచి మూడేళ్ల పాటు సస్పెన్షన్ చేసినట్లు ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆర్‌డీ ఖాన్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. ఈ మేరకు పార్టీ క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర చైర్మన్ లింగంశెట్టి ఈశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారని అన్నారు.

మహిళల ఆర్థిక పరిపుష్టికి కృషి



మాచవరంలో కొత్తగా ఏర్పాటైన మహిళా డెయిరీ అసోసియేషన్

రాయవరం: మహిళల ఆర్థిక పరిపుష్టికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని జెడ్పీటీసీ సభ్యురాలు నల్లమిల్లి మంగతాయారు అన్నారు. శుక్రవారం మాచవరం సచివాలయంలో మహిళా డెయిరీ అసోసియేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంగతాయారు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా పాడి రైతులను ప్రోత్సహించేందుకు మహిళా డెయిరీ అసోసియేషన్‌ను ఏర్పాటు చేస్తుందన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్తి వెంకటరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయంతో పాటు అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమను ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుందన్నారు. సర్పంచ్ కత్తుల సీతామహాలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వంద మంది మహిళా రైతులు పాల్గొన్నారు. మహిళా డెయిరీ అసోసియేషన్‌కు 11 మంది సభ్యులను ఎన్నుకున్నారు. చీఫ్ ప్రమోటర్‌గా కర్రి పద్మ, ప్రమోటర్‌గా అంగర మంగ ఎన్నికయ్యారు. ఉప సర్పంచ్ పడాల వసంతకుమార్‌రెడ్డి, ఎంపీటీసీ పలివెల శోభన, సచివాలయ మండల కన్వీనర్ తమలంపూడి సత్యనారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీ నేతలు కత్తుల అప్పారావు, పడాల శ్రీనివాసరెడ్డి, ద్వారంపూడి ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పారిశుధ్యంపై దృష్టి సారించండి



డ్రైన్‌పై కవర్ స్లాబ్‌లను పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్‌పర్సన్ దుర్గారాణి

మండపేట: పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని శానిటేషన్ సిబ్బందికి మున్సిపల్ చైర్‌పర్సన్ పతివాడ దుర్గారాణి సూచించారు. శుక్రవారం ఆమె మున్సిపల్ అధికారులతో కలసి స్థానిక ఆరో వార్డులో పర్యటించారు. పారిశుధ్య నిర్వహణపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. చెత్త తరలింపు బాగానే ఉన్నా డ్రైన్లు సరిగా శుభ్రం చేయడం లేదని పలువురు చైర్‌పర్సన్ దుర్గారాణి దృష్టికి తీసుకొచ్చారు. పూడికతీతకు వీలులేకుండా పలుచోట్ల డ్రైన్లపై కవర్ స్లాబులు వేసి ఉండడంతో ఇబ్బంది పడాల్సి వస్తోందని సిబ్బంది చైర్‌పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ టి.రామ్‌కుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ లావణ్యలతో మాట్లాడారు. పారిశుధ్య నిర్వహణకు అవరోధంగా ఉన్న వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని దుర్గారాణి సూచించారు. ఈ సందర్భంగా దుర్గారాణి మాట్లాడుతూ మెరుగైన పారిశుధ్య నిర్వహణే లక్ష్యంగా వార్డు పర్యటనలు చేపట్టామన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా పారిశుధ్య కార్మికులకు అందజేసి సహకరించాలని స్థానికులను కోరారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు, వార్డు ఇన్‌చార్జి గోరు అన్నవరం, మండపేట శెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు పంపన శ్రీనివాస్, జంగమ కార్పొరేషన్ డైరెక్టర్ మీగడ శ్రీనివాస్, టౌన్ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు, కౌన్సిలర్లు శెట్టి కళ్యాణి, అమలదాసు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

పంట బోదెనే పూడ్చేశారు!

- భూ యజమానుల నిర్వాకం
- అడ్డుకున్న సర్పంచ్, గ్రామ కార్యదర్శి



పనులను అడ్డుకున్న సర్పంచ్ గోవిందరాజులు, కార్యదర్శి సాయిప్రసాద్

మండపేట: రియల్ ఎస్టేట్ భూములకు అప్రోచ్ రోడ్డు కోసం రహదారి వెడల్పు పేరిట ఏకంగా పంట బోదెను పూడ్చి పెట్టే పనులు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్, కార్యదర్శి సంఘటనా స్థలానికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. మారేడుబాక ఇందిరమ్మ కాలనీ రోడ్డును ఆనుకుని అనపర్తి నియోజకవర్గం పులగుర్త గ్రామానికి చెందిన పంట పొలాలు ఉన్నాయి. ఈ పొలాలు పట్టణానికి రెండు కిలోమీటర్ల సమీపంలో ఉండటంతో కొందరు లేఅవుట్‌లుగా మార్చుతున్నారు. ఈ పొలాల నుంచి కాలనీ మీదుగా మండపేట వచ్చే రోడ్డు కేవలం మూడు నుంచి నాలుగు మీటర్లు మాత్రమే వెడల్పు ఉంటుంది. గతంలో అధ్వానంగా ఉండే ఈ రోడ్డును వైఎస్సార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీసీ రోడ్డుగా అభివృద్ధి చేసింది. దీనిని మరింత వెడల్పు చేయడం ద్వారా తమ భూముల విలువ పెంచుకునేందుకు రోడ్డును ఆనుకుని ఉన్న పంటబోదెపై భూ యజమానుల కన్నుపడింది. రోడ్డును విస్తరించే పేరిట అనధికారికంగా సుమారు మూడు మీటర్ల వెడల్పు కలిగిన పంట బోదెను ఇందిరమ్మ కాలనీ వద్ద దాదాపు రెండు వందల మీటర్లు మేర పూడ్చేశారు. ఈ బోదె దిగువన సుమారు 80 ఎకరాలు సాగవుతున్నట్టు రైతులు తెలిపారు. రోడ్డును కొంత మేర వెడల్పు చేసి తర్వాత కాలువను యథావిధిగా తవ్వుతామని యజమానులు చెప్పారని వారన్నారు. పంట బోదెను పూడ్చివేసిన విషయం తెలిసి సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజులు, గ్రామ కార్యదర్శి సాయి ప్రసాద్, రెవెన్యూ సిబ్బంది కాలనీ వద్దకు చేరుకుని పనులు నిలుపుదల చేయించారు. నిబంధనలకు విరుద్ధంగా పంట బోదెను పూడ్చివేస్తున్న విషయాన్ని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంటనే పనులు ఆపించాలని ఆదేశించారని సర్పంచ్ తెలిపారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ పిల్లా వీరబాబు, వార్డు సభ్యుడు గండి నాని తదితరులు పాల్గొన్నారు.

పిచ్చికుక్కల దాడిలో బాలుడికి తీవ్రగాయాలు

అంబాజీపేట: పదేళ్ల బాలుడిపై గురువారం రాత్రి పిచ్చికుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ముక్కామల పశువుల ఆస్పత్రి ఎదురుగా తన ఇంటి వద్ద ఉన్న నాగవరపు జోషిని ఐదు కుక్కలు ఈడ్చుకుంటూ పోయి తీవ్రంగా కరిచాయి. స్థానికులు వాటిని కొట్టి తరిమేశారు. జోషిని హుటాహుటిన అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. వారం రోజుల కిందట అదే గ్రామానికి చెందిన ఆరుగురు యువకులను, మహిళలను కుక్కలు కరిచాయి.

దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు

- పథకాలతో ప్రభుత్వం చేయూత
- మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ



రామచంద్రపురంలో దివ్యాంగురాలికి మూడు చక్రాల మోటారు సైకిల్ అందజేసి అభినందిస్తున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

రామచంద్రపురం: దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలా చేయూత అందిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. శుక్రవారం రామచంద్రపురంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన మూడు చక్రాల మోటార్ సైకిళ్లను నియోజకవర్గ పరిధిలో 10 మందికి మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల విద్య, వ్యాపార అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో సహకారం అందిస్తోందన్నారు. ఈ వాహనం ఒక్కొక్కటి రూ. 92 వేల చొప్పున పది మందికి మోటారు సైకిళ్లు అందజేసినట్లు విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా మేనేజర్ బి.రామ్‌కుమార్, పునరావాస అధికారి వై.శ్రీరామ్ తెలిపారు. కార్యక్రమంలో హితకారిణి సమాజం డైరెక్టర్ దొమ్మలపాటి సత్యనారాయణ, ఏజీపీ, రామచంద్రపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిల్లి మురళీమోహన్ వెంకటరమణ, పీఎంపీ కేవీవీ సత్యనారాయణ (డాక్టర్ సత్తిబాబు), డాక్టర్ బంటు జాన్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

పాపారాయుడుకు పరామర్శ



పాపారాయుడును పరామర్శిస్తున్న మంత్రి వేణుగోపాలకృష్ణ

మండపేట: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వైఎస్సార్ సీపీ రంపచోడవరం నియోజకవర్గ పరిశీలకుడు కర్రి పాపారాయుడును మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పరామర్శించారు. అర్తమూరులోని ఆయన స్వగృహానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. నాయకుడు చెల్లుబోయిన నరేన్ పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే సీఎం జగన్ ధ్యేయం

- మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
- బ్రహ్మపురిలో గడప గడపకూ..



బ్రహ్మపురిలో లబ్ధిదారులకు పథకాల గురించి వివరిస్తున్న మంత్రి వేణుగోపాలకృష్ణ

కె.గంగవరం: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. శుక్రవారం బ్రహ్మపురిలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. మంత్రి చెల్లుబోయిన వేణు ప్రతి ఇంటికీ వెళ్లి అర్హులకు పథకాల ద్వారా అందిన లబ్ధిని వివరించారు. సంక్షేమ పథకాల గురించి వివరించి పత్రాలను పంపిణీ చేశారు. పేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న జగన్‌మోహన్‌రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించాలని ప్రజలను కోరారు. తొలుత వలంటీర్లు, సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. నవరత్న పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని వారికి మంత్రి సూచించారు. గత ప్రభుత్వ హయాంలో ఏ పథకం పొందాలన్నా, సమస్య పరిష్కారం కావాలన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు, జన్మభూమి కమిటీల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేదన్నారు. కానీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో అర్హుల ఇంటికే పథకాలు అందుతున్నాయన్నారు. ఎంపీపీ పంపన నాగమణి, డీసీఎంఎస్ డైరెక్టర్ పెట్టా శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ నాయకులు పిల్లి కళ్యాణ్, మండల కోఆప్షన్ సభ్యులు కడలి విజయదుర్గ, సర్పంచులు యలమంచిలి పద్మావతి, పంపన సత్యానందం, మోర్త శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

బస్ షెల్టర్ నిర్మించండి

కాజులూరు: కాకినాడ- కోటిపల్లి రహదారిలో ఆర్యావటం కోళ్లతూము సెంటర్‌లో బస్ షెల్టర్ నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు. కరప, కాజులూరు మండలాల్లో 20 గ్రామాలకు కూడలి అయిన ఈ సెంటర్‌లో నిత్యం వందల సంఖ్యలో ప్రజలు బస్సులు ఎక్కుతుంటారు. బస్సుల కోసం నిరీక్షించే సమయాల్లో వీరికి సరైన షెల్టర్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షాపుల అరుగులపై, దుకాణాల ఎదుట నిలిచి ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ బస్సుల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. అధికారులు స్పందించి ఈ సెంటరులో బస్‌షెల్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

భవనాన్ని వినియోగంలోకి తేవాలి

మండపేట: స్థానిక గొల్లపుంత కాలనీలోని మహిళా స్వశక్తి భవనాన్ని త్వరితగతిన వినియోగంలోకి తేవాలని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. ఆ మహిళా స్వశక్తి భవనం వద్ద శుక్రవారం ఆయన టీడీపీ నాయకులతో సెల్ఫీ చాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు.

'జగనన్న సురక్ష'తో అర్హులకు లబ్ధి



గొల్లపాలెం సచివాలయంలో సీఎం జగన్ ప్రసంగాన్ని తిలకిస్తున్న అధికారులు, నాయకులు

కాజులూరు: రాష్ట్రంలోని అర్హులందరికీ పథకాల లబ్ధి అందించాలన్నదే సీఎం జగనన్న ఆశయమని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నేత, గొల్లపాలెం సర్పంచ్ పోతురాజు ప్రసన్న మౌనిక అన్నారు. శుక్రవారం అమరావతిలో సీఎం జగన్ 'జగనన్న సురక్ష' కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా గొల్లపాలెం సచివాలయంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, అధికారులు ఆన్‌లైన్ ద్వారా ఆయన ప్రసంగాన్ని వీక్షించి కార్యక్రమం వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న పాలనలో కుల, మత, పార్టీలకు అతీతంగా అర్హులైన 99.5 శాతం మంది ప్రజలకు పథకాలు అందుతున్నాయన్నారు. ఏ కారణం చేతనైనా ఇంకా పథకాలు అందకుండా మిగిలిపోయిన 0.5 శాతం లబ్ధిదారులను గుర్తించి వారికి న్యాయం చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యమన్నారు. ఉప సర్పంచ్ తాడి భువనేశ్వరీదేవి, సచివాలయ కార్యదర్శులు చెల్లుబోయిన వేణుగోపాలరావు పాల్గొన్నారు.

కపిలేశ్వరపురం: ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రూపొందించిన జగనన్న సురక్ష కార్యక్రమంపై మండలంలోని గ్రామ సచివాలయాల్లో అవగాహన సమావేశాలు నిర్వహించారు. అంగర, పడమర ఖండ్రిక, తాతపూడి, కపిలేశ్వరపురం, వెదురుమూడి తదితర గ్రామాల్లో ఎంపీడీఓ ఎం.రామకృష్ణారెడ్డి పర్యవేక్షణలో జగనన్న సురక్ష కార్యక్రమ సన్నాహక సమావేశాలు జరిగాయి.

రాయవరం: జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు శుక్రవారం వీక్షించారు. జెడ్పీటీసీ నల్లమిల్లి మంగతాయారు, ఎంపీపీ నౌడు వెంకటరమణ, ఎంపీడీవో నరేంద్ర రెడ్డి, తహసీల్దార్ ప్రకాష్‌బాబు పాల్గొన్నారు.